సాక్షి
అల్లూరి సీతారామరాజు జిల్లా
శుక్రవారం । 12 । మే । 2023



విరబూసిన మే ఫ్లవర్

ముంచంగిపుట్టు: ఏనుగురాయి పంచాయితీ చోటముక్కిపుట్టులో మే పుష్పాలు ఒకేచోట వికసించి ఆకట్టుకుంటున్నాయి.



230 కిలోల గంజాయి పట్టివేత

పెదబయలు మండలం రూడకోట జంక్షన్‌లో ఆటోలో తరలిస్తున్న 230 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. IIలో



శీతాకాలాన్ని తలపించేలా..

సాక్షి, పాడేరు: ఎండకాలంలోను మన్యంలో దట్టంగా కురుస్తున్న పొగమంచు శీతాకాలాన్ని తలపిస్తోంది.

న్యూస్‌రీల్

వైద్య శిబిరం తనిఖీ



శిబిరాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్

డుంబ్రిగుడ: మండలంలోని సాగర పంచాయతీ సున్నంమెట్ట గ్రామంలో గురువారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్ తనిఖీ చేశారు. గిరిజనులకు అందుతున్న సేవల వివరాలను తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అంతకుముందు కిల్లోగుడ పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఆర్‌ఐ హరి, వైద్యాధికారి కరుణ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

దివ్యాంగుల రుణాలకు ఇంటర్వ్యూలు

పాడేరు రూరల్ : జిల్లాలోని దివ్యాంగులకు ఎన్‌హెచ్ఎఫ్‌డీసీ ద్వారా రుణాల మంజూరుకు పాడేరు కలెక్టరేట్‌లో గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించామని వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జె.మాధవి తెలిపారు. దివ్యాంగులు సొంతంగా వ్యాపారం నిర్వహించుకునేందుకు వీలుగా రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు ఎన్‌హెచ్ఎఫ్‌డీసీ ద్వారా రుణాలు మంజూరు చేస్తామన్నారు. ఈ రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగుల అర్హత పత్రాలను జాయింట్ కలెక్టర్ కె. శివ శ్రీనివాస్ పరిశీలించారని ఆమె తెలిపారు. ఈ రుణాలు పొందే దివ్యాంగులు తప్పనిసరిగా యూడీఐడీ కార్డు పొంది ఉండాలన్నారు. రూ.లక్ష నుంచి రూ. 5లక్షల వరకు రుణాలు తీసుకునే దివ్యాంగులు తమ వాటాగా 5శాతం చెల్లించాల్సి ఉంటుందన్నారు. అర్హుల యొక్క జాబితాను తయారు చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విడుదల చేస్తామని ఆమె పేర్కొన్నారు.

నేటి నుంచి 17 వరకు మద్యం దుకాణాలు మూసివేత

సాక్షి,పాడేరు: పాడేరులో మోదకొండమ్మతల్లి ఉత్సవాలతో పాడేరు, హుకుంపేటలోని అన్ని మద్యం దుకాణాలను ఈనెల 12వతేదీ శుక్రవారం ఉదయం నుంచి 17వతేదీ వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు జిల్లా మెజిస్ట్రేట్, కలెక్టర్ సుమిత్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించడంతోపాటు శాంతి భద్రతల పరిరక్షణకు గాను మద్యం దుకాణాలను మూసివేస్తున్నామని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఒడిశా సరిహద్దులో పుష్ప-2 సందడి



పడవపై పొల్లూరు నదిని దాటుతున్న డైరెక్టర్ సుకుమార్, చిత్ర బృందం

మోతుగూడెం: పొల్లూరు, మోతుగూడెం ఒడిశాల సరిహద్దును ఆనుకొని ఉన్న గ్రామాల్లో పుష్ప-2 సినిమా చిత్రీకరణ జరుగుతోంది. గత ఐదు రోజులుగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాల్లో డైరెక్టర్ సుకుమార్‌తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్, కెమెరామెన్ క్యూబా, మైత్రీ మూవీ ప్రతినిధులు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రేపటి నుంచి పొల్లూరు, ధారాలమ్మ గుడి, పిక్నిక్ స్పాట్ వద్ద మూడు రోజులు పాటు వివిధ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇందుకు సంబంధించి నటులు బ్రహ్మాజీ తదితరులు పొల్లూరు చేరుకున్నారు.

వీడని మూఢ నమ్మకాలు



వృద్ధురాలికి పూజలు చేస్తున్న దీసారి

ముంచంగిపుట్టు: ప్రపంచమంతా కంప్యూటర్ వేగంతో దుసుకుపోతుంటే ఇంకా మారుమూల గిరిజనులు మూఢనమ్మకాల నుంచి బయటకు రావడం లేదు. ప్రభుత్వం,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గడప వద్దకే అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ మారుమూల గిరిజనులు మూఢనమ్మకాల్లో మగ్గిపోతున్నారు. దీంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముంచంగిపుట్టు మండలం మారుమూల లక్ష్మీపురం పంచాయతీ జబడ గ్రామంలో జ్వరం వస్తే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లకుండా దీసారిని ఆశ్రయిస్తున్నారు. పసర మందులు వాడుతూ ప్రాణాపాయ పరిస్థితికి తెచ్చుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వీరిలో చైతన్యం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు సూచిస్తున్నారు.

విశ్వ విశాఖే లక్ష్యంగా..



వైఎస్సార్ స్టేడియంలో సంతకం చేస్తున్న సీఎం జగన్

- రూ.49 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించిన సీఎం జగన్
- రూ.24.86 కోట్లతో భీమిలి ఫిషింగ్ జెట్టీకి శంకుస్థాపన
- మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ
- అపోలో ఆస్పత్రిలో అత్యాధునిక క్యాన్సర్ సేవలు ప్రారంభం
- సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన నగరవాసులు



వైఎస్సార్ స్టేడియంలో ఫొటోగ్యాలరీని పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి



సీ హారియర్ యుద్ధ విమాన మ్యూజియంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, విశాఖపట్నం/విశాఖ స్పోర్ట్స్: మహా నగరానికి ఉజ్వల భవిష్యత్ అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నగరంలో గురువారం సుడిగాలి పర్యటన చేశారు. కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, క్రీడా, వైద్య, పర్యాటకంగా, వ్యాపార కేంద్రంగా, మత్స్య మణిహారంగా, విభిన్న కేంద్రాలకు చిరునామాగా మార్చేందుకు వడివడిగా అడుగులు వేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి పర్యటన సాగింది. మొత్తంగా రూ.49 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తూ రూ.24.86 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. వలసలాంధ్రగా మారిన ఉత్తరాంధ్రకు రాజధాని తీసుకొస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు.

క్రీడల రాజధానిగా..

మధ్యాహ్నం 3.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంకు చేరుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విశాఖను క్రీడా రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తూ కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. యువ క్రీడాకారులకు ప్రభుత్వం సహకరిస్తోందని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-2 లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అండర్-19 మహిళా ప్రపంచ వరల్డ్ కప్‌లో భారత్‌కు ఏపీ తరఫున ప్రాతినిధ్యం వహించిన షబ్నం, అంజలి శర్వానీని అభినందించారు. వారికి రూ.10 లక్షల చొప్పున అందించి సత్కరించారు. మరిన్ని విజయాలతో ఆంధ్రకు మంచి పేరుతేవాలని సూచించారు. క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోందని వెల్లడించారు. ఆంధ్ర తరఫున రంజీ మ్యాచ్‌లాడిన క్రికెటర్లకు ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి, వారి అభ్యున్నతే లక్ష్యంగా రోడ్ మ్యాప్ తయారుచేసి ప్రభుత్వానికి అందజేయాలని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రోహిత్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి రాకేష్, సీఈవో శివారెడ్డి, ట్రెజరర్ పురుషోత్తంకు సీఎం జగన్ సూచించారు. అనంతరం స్టేడియంలో ఫొటోగ్యాలరీని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.. స్వీయ దస్తూరితో సంతకం చేశారు. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్, వీడీసీఏ, పలు క్లబ్‌లకు చెందిన ప్రతినిధులతో ఆయన ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు.

ఇండోర్ స్టేడియంతో క్రీడా వసతులు

జీవీఎంసీ స్మార్ట్ సిటీ నిధులతో రూ.25.50 కోట్లతో ఎంవీపీ కాలనీలో నిర్మించిన ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను సీఎం ప్రారంభించారు. విశాఖలో ఉన్న క్రీడాకారులకు పూర్తి వసతులతో కూడిన ఈ స్టేడియాన్ని అంకితం చేశారు. బాస్కెట్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్టులతో పాటు యోగా, జిమ్, స్విమ్మింగ్.. ఇలా భిన్నమైన వసతులను నగర క్రీడాకారులకు అందించారు.

వ్యాపార కేంద్రంగా విశాఖ : వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతున్న విశాఖకు వచ్చే వారికి.. ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండేలా వ్యాపారాలు విస్తరింపజేస్తే నగరం ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధికి దారులు చూపెడతాయని, దానికనుగుణంగా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో రామ్‌నగర్‌లో రూ.13.50 కోట్లతో నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.

కలల జెట్టీకి.. శంకుస్థాపన : భీమిలి వద్ద రూ.24.86 కోట్లతో నిర్మించనున్న ఫిషింగ్ జెట్టీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ జెట్టీ నిర్మాణానికి రూ.14.91 కోట్లు కేంద్ర ప్రభుత్వం అందిస్తుండగా.. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడమే కాకుండా.. మౌలిక వసతులు కల్పించే బాధ్యతను భుజానికెత్తుకుంది. మత్స్యకారుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు ఈ భీమిలి జెట్టీ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు త్వరితగతిన సిద్ధం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.

ఆరోగ్య విశాఖ.. : విశాఖ ప్రజలకు అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, మౌలిక సదుపాయాలతో కూడిన అధునాతన వైద్య వ్యవస్థలు అందుబాటులోకి రావడం శుభపరిణామమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభమైన ఆరిలోవ హెల్త్‌సిటీలో ఉన్న అపోలో హాస్పిటల్‌లో 54 వేల చ.అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక క్యాన్సర్ కేంద్రాన్ని ప్రారంభించారు. ట్రూ బీమ్ ఎస్‌టీఎక్స్ టెక్నాలజీ కలిగిన ఏపీలోనే మొట్టమొదటి, ఏకైక క్యాన్సర్ కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేయడంపై అపోలో గ్రూప్స్ చైర్మన్ డా.ప్రతాప్ సి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ డా.ప్రీతారెడ్డిని అభినందించారు.

బీచ్‌కు మణిహారం

బీచ్‌రోడ్డులో రూ.10 కోట్లతో ఏర్పాటు చేసిన సీ హారియర్ యుద్ధ విమాన మ్యూజియాన్ని సీఎం జగన్ ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. యుద్ధ విమాన విడిభాగాలతో సిమ్యులేటర్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్న మ్యూజియం బీచ్‌కు మణిహారంగా మారుతుందని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీహారియర్ మ్యూజియాన్ని దాదాపు 5 నిమిషాల పాటు పరిశీలించారు. సీ హారియర్‌లోని ప్రతి ఒక్క భాగం గురించి తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్‌దాస్ గుప్తా వివరించారు. టీయూ-142, కురుసుర సబ్‌మెరైన్, సీహారియర్ మ్యూజియాన్ని ఇంటిగ్రేట్ చేయాలని వీఎంఆర్‌డీఏ అధికారులను సూచించారు. బీచ్‌కు వచ్చే ప్రతి పర్యాటకుడు ఈ మూడు మ్యూజియాలను సందర్శించేలా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.



ముఖ్యమంత్రికి పాడేరు మోదకొండమ్మ చిత్రపటాన్ని అందిస్తున్న పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, ఎంపీ మాధవి, చిత్రంలో డిప్యూటీ సీఎం రాజన్నదొర, జీసీసీ చైర్‌పర్సన్ స్వాతిరాణి,జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర, ప్రభుత్వ విప్ ధర్మశ్రీ





మహిళా క్రికెటర్లు షబ్నం, అంజలి శర్వానీకి నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్న సీఎం వైఎస్ జగన్

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

కలెక్టర్ సుమిత్‌కుమార్

పాడేరు రూరల్ : జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరు డివిజన్‌ల పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు కలెక్టర్ సుమిత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండు అంగన్‌వాడీ కార్యకర్తలు, 14ఆయాలు, నాలుగు మినీ అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.పాడేరు డివిజన్ పరిధి అనంతగిరి మండలంలో రెండు ఆయా పోస్టులు, అరకులోయ, చింతపల్లి, జీకేవీధి, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, పాడేరు మండలాల్లో ఒకొక్కటి చొప్పున ఆయా పోస్టు ఖాళీగా ఉందన్నారు. జి.మాడుగుల మండలంలో అంగన్‌వాడీ కార్యకర్త , ఒక మినీ కార్యకర్త, హుకుంపేట మండలంలో ఒక మినీ కార్యకర్త పోస్టు ఖాళీగా ఉందన్నారు. రంపచోడవరం డివిజన్ మారేడుమిల్లిలో మినీ కార్యకర్త పోస్టు ఒకటి ఖాళీగా ఉందన్నారు. చింతూరు డివిజన్‌లోని చింతూరు మండలంలో ఒక ఆయా, కూనవరంలో మూడు ఆయాలు, ఒక అంగన్‌వాడీ కార్యకర్త, ఒక మినీ కార్యకర్త, వీఆర్ పురంలో రెండు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలను దగ్గర్లో ఉన్న ఐసీడీఎస్ కార్యాలయాల్లో తెలుసుకోవాలని కోరారు. దరఖాస్తుదారులు స్థానిక గిరిజనులై ఉండటమే కాకుండా తప్పనిసరిగా టెన్త్ విద్యార్హత కలిగి ఉండాలన్నారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు పాడేరు డివిజన్‌లో ఈనెల 10 నుంచి 17 వరకు, రంపచోడవరం, చింతూరు డివిజన్లలో ఈనెల 11 నుంచి 18 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్వ్యూ తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.

గురుకుల కళాశాలల్లో ప్రవేశాల దరఖాస్తుకు 31 వరకు గడువు

ఐటీడీఏ పీవో అభిషేక్

పాడేరు రూరల్ : పాడేరు ఐటీడీఏ పరిధిలో అరకు, పాడేరు, జీకే వీధి, గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలు, అరకు, జి.మాడుగుల, చింతపల్లి, కొయ్యూరు గిరిజన సంక్షేమ బాలుర గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు పీవో అభిషేక్ తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఆసక్తి గల విద్యార్థులు టెన్త్ మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 12 నుంచి 31 లోగా సమీప గ్రామసచివాలయం, ఏదైనా నెట్ సెంటర్లలో ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చునన్నారు. అభ్యర్థుల మెరిట్ జాబితాను వచ్చే నెల 5న ప్రకటిస్తామని చెప్పారు. మెరిట్ జాబితాలో పేర్లు ఉన్న విద్యార్థులు జూన్ 8న పాడేరు గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు గిరిజన గురుకులం వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా గురుకులం కన్వీనర్‌ను 9490957224, గురుకులం సెల్ ఇంచార్జి 9493758072 నంబర్ల సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

ప్రయివేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు ..

పాడేరు రూరల్ : ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటోవ తరగతిలో పేద పిల్లల ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సలీంబాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేటాయించిన 25 శాతం సీట్లకు సంబంధించి రెండో విడత ప్రవేశాలకు ఈనెల 6 నుంచి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. లాటరీ పద్ధతిన ఎంపిక చేపడతామన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఈనెల 24 నుంచి 28 వరకు ప్రవేశాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సంబంధిత మండల విద్యాశాఖాధికారి/గ్రామ, వార్డు సచివాలయం ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్‌ను సంప్రదించాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కాని సీఎస్‌సీ సెంటర్లు, ఆన్‌లైన్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఎకో టూరిజం ప్రాజెక్టులపై దృష్టి

- పర్యాటకులు కొత్త అనుభూతి పొందేలా ఏర్పాట్లు
- పాడేరు డీఎఫ్‌వో వినోద్‌కుమార్



సిబ్బందికి సూచనలిస్తున్న డీఎఫ్‌వో వినోద్‌కుమార్

అనంతగిరి: మన్యాన్ని సందర్శించే పర్యాటకులకు కొత్త అనుభూతి కలిగించేలా ఎకో టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టి సారించామని పాడేరు డీఎఫ్‌వో వినోద్‌కుమార్ తెలిపారు. మండలంలోని చిలకలగెడ్డ చెక్‌పోస్ట్ వెనుక వైపు ఉన్న కొండపైకి పలువురు ఔత్సాహికులతో కలిసి కొండపైకి గురువారం ఆయన ట్రెక్కింగ్ నిర్వహించారు. అక్కడ జెండాను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకులను ఆకట్టుకునేలా నూతన ప్రాజెక్టులు రూపొందిస్తున్నామని చెప్పారు. మన్యం ముఖ ద్వారం అయిన చిలకలగెడ్డ చెక్‌పోస్టు వెనుక భాగంలోని ఠాణా వద్ద చిల్డ్రన్ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ట్రెక్కింగ్ వల్ల సంపూర్ణ సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రేంజర్ దుర్గాప్రసాద్, అటవీ అధికారులు సత్యం, శ్రీహరి, సీతారం పాల్గొన్నారు.

● ఈదురుగాలుల బీభత్సం



మృతి చెందిన పశువులు

జిల్లాలో గురువారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చెట్లు రోడ్డుకడ్డంగా కూలిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. జీడి, మామిడి పంటకు నష్టం వాటిల్లింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఎటపాక మండలంలో పిడుగు పాటుకు పశువులు మృతి చెందాయి.

– సాక్షి నెట్‌వర్క్



దుప్పలపాలెం రహదారిపై కూలిన వృక్షం

మోదమ్మకు ఉత్సవ శోభ



శోభాయమానంగా అమ్మవారు



కమిటీల ప్రతినిధులతో మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్‌కుమార్

నేడు అమ్మవారి పుట్టినరోజు వేడుక

సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మతల్లి పుట్టినరోజు వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ నెల 14వతేదీ నుంచి మోదకొండమ్మతల్లి జాతర జరుగుతుండడంతో ఈఏడాది అమ్మవారి పుట్టినరోజుకు మరింత ప్రాధాన్యత నెలకొంది. ఆలయ కమిటీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సింహాచలంనాయుడు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి రంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ గురువారం రాత్రి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం లోపల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయానికి రంగులు వేయించడంతో ఉత్సవ శోభ నెలకొంది. అమ్మవారికి ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ తమర్బ నరసింగరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.



విశాఖలో జీసీసీ ఉత్పత్తులను విడుదల చేస్తున్న ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్నదొర. చిత్రంలో జీసీసీ చైర్‌పర్సన్ డాక్టర్ స్వాతిరాణి, అరకు ఎంపీ మాధవి, జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, కళావతి, సంస్థ ఎండీ సురేష్‌కుమార్

మన్యంలో మత్స్యసిరులు

ఏజెన్సీలో గిరి రైతులకు మంచి ఆదాయ వనరు చేపల పెంపకం. రంపచోడవరం ఐటీడీఏ, పందిరిమామిడి కృషి విజ్ఞానకేంద్రం వీరికి అవసరమైన సహకారం అందించి ప్రోత్సహిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వారికి అవసరమైన సహకారాన్ని అందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయి.

- మంచి ఆదాయం పొందుతున్న గిరి రైతులు
- కేవీకే, రంపచోడవరం ఐటీడీఏ సహకారంతో పెంపకం
- ఎకరాకు వెయ్యి కిలోల దిగుబడి

రంపచోడవరం: ఏజెన్సీలో గిరిజనులకు చేపల వేట అంటే ఎంతో మక్కువ. కొండ కాలువల్లో చేపలు పట్టేందుకు గంటలు తరబడి సమయాన్ని కేటాయిస్తారు. వారి ఆసక్తిని ఆదాయ వనరుగా మార్చి ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా రంపచోడవరం ఐటీడీఏ, పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం చర్యలు చేపట్టాయి.

25 ఎకరాల్లో..

పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం ఈ ఏడాది గిరి రైతులతో చేపల పెంపకం చేపట్టింది. దీనిలో భాగంగా ఏజెన్సీలో రాజంపాలెం, రాయపల్లి, దేవారం, బందపల్లి, ఐ.పోలవరం, రంపచోడవరం ప్రాంతాల్లో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో మత్స్య పరిశ్రమకు అవసరమైన ఐదు నుంచి ఆరు అంగుళాల సైజు ఉన్న 75 వేల చేప పిల్లలను ఈ ఏడాది అందజేశాయి.

● వీటిలో బొచ్చు, శీలావతి, మోసు, గడ్డిచేప, బంగారుతీగ తదితర రకాలు ఉన్నాయి. వీటిని ఎకరా విస్తీర్ణం గల చెరువులో రెండు వేల చేప పిల్లలతో పెంపకం చేపట్టారు. ఎనిమిది నెలల కాలంలో ఎకరాకు 800 నుంచి వెయ్యి కిలోల చేపల దిగుబడి వచ్చాయి.



గిరిజన రైతు చెరువులో పెంచిన చేపలతో

ఎనిమిది లక్షల చేప పిల్లలు..

ఏజెన్సీలో ఎనిమిది లక్షల చేప పిల్లలను మత్స్యశాఖ అందజేసింది. వీటిని భూపతిపాలెం, మద్దిగెడ్డ, సూరంపాలెం, వట్టిగెడ్డ, ముసిరిమిల్లి జలాశయాలతోపాటు 300 చెరువుల్లో పెంపకం చేపట్టారు. వీటి ద్వారా సుమారు 30 టన్నుల చేపల దిగుబడిని సాధించారు.

ఆదాయం బాగుంది

రంపచోడవరం కృషి విజ్ఞాన కేంద్రం చేప పిల్లలు ఉచితంగా అందజేశారు. వాటితో చెరువుల్లో పెంపకం చేపట్టాం . కేజీన్నర బరువు వచ్చిన తరువాత వాటిని మార్కెట్ చేసుకుంటున్నాం. చేపల పెంపకంతో మంచి ఆదాయం పొందుతున్నాం.

– చెదల రామకృష్ణ, రాయపల్లి, రంపచోడవరం మండలం

కొత్త రకాలు పంపిణీకి ఏర్పాట్లు



వచ్చే ఏడాది కొత్త రకాలైన జయంతి రోహు, జన్యుపరంగా అభివృద్ధి చేసిన బొత్స, బంగారు తీగ, మంచినీటి రొయ్య రకాలను గిరిజన రైతులకు అందజేస్తాం. తేలియాడే చేపల మేతను కూడా అందజేస్తాం. సాంకేతిక పద్ధతులతో ఏజెన్సీలో మత్స్యసంపద అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తాం.

– డా. కె వీరాంజనేయులు, మత్స్య శాస్త్రవేత్త, పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

అటవీశాఖ రేంజి అధికారి చంద్రశేఖర్



ప్రతిజ్ఞ చేస్తున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు

పెదబయలు: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని పెదబయలు అటవీశాఖ రేంజి అధికారి బి.చంద్రశేఖర్ అన్నారు. గురువారం స్థానిక అటవీశాఖ రేంజి కార్యాలయంలో పర్యావరణహిత జీవన శైలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని, పాస్టిక్ వినియోగం నిరోధించాలని సూచించారు. జన్మదిన వేడుకలు, పెళ్లి రోజులు ఇతర ముఖ్య రోజుల్లో మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారి సుజనశ్రీ, వైఎస్ ఎంపీపీ కొర్రా రాజుబాబు, సర్పంచ్‌లు పలాసి మాధవరావు, గుల్లేలు కృష్ణారావు, వెంగడ రమేష్, ఎంపీటీసీ పాంగి మల్లికార్జునరావు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఐటీఐలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

అరకులోయ రూరల్: స్థానిక ప్రభుత్వ ఐటీఐలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తిగల విద్యార్థులు, విద్యార్థినులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివిధ ట్రేడ్లలో ఖాళీ సీట్ల భర్తీకి వచ్చేనెల 6వరకు ఆన్‌లైన్‌ల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునన్నారు. పూర్తి వివరాలకు ఐటీఐలో సంప్రదించాలని ఆయన కోరారు.

అనుమతులు లేని టేకు కలప పట్టివేత



అటవీ అధికారులు టేక్ కలపతో పట్టుకున్న వ్యాన్

నర్సీపట్నం : పర్మిట్ లేకుండా సామిల్లుకు తరలించిన టేకు కలపను అటవీ అధికారులు గురువారం పట్టుకున్నారు. డీఎఫ్‌వో రాజారావుకు వచ్చిన ముందుస్తు సమాచారం మేరకు పెట్రోలింగ్ సిబ్బంది తామరం శివశక్తి సామిల్లులో టేకు కలపతో వ్యాన్‌ను పట్టుకోవడం జరిగిందని రేంజర్ లక్ష్మీనర్సు తెలిపారు. కోటవురట్ల మండలం చౌడువాడ గ్రామానికి చెందిన మడగల రమణ అనుమతులు లేకుండా కలపను సామిల్లుకు తీసుకురావడం జరిగిందన్నారు. రమణపై కేసు నమోదు చేశామన్నారు. వ్యాన్‌లోని 14 టేకు దుంగలను స్వాధీనం చేసుకుని వ్యాన్ సీజ్ చేశామన్నారు. పట్టుబడిన కలప విలువ రూ.25,299 ఉంటుందన్నారు.

ఈదురుగాలుల బీభత్సం

- దుప్పులపాలెం వద్ద నేలకూలిన భారీ వృక్షం
- స్తంభించిన రాకపోకలు
- వేటమామిడి వద్ద ప్రధాన రహదారిపై తెగిపడిన వైర్లు
- నిలిచిన విద్యుత్ సరఫరా



సంతలో దుకాణాలపై టార్పాలిన్లు వేసిన వ్యాపారులు



అరకులోయలో కురుస్తున్న వర్షం



దుప్పులపాలెం వద్ద భారీ వృక్షం ప్రధాన రహదారికి అడ్డంగా కూలడంతో నిలిచిన 108 వాహనం

అడ్డతీగల: అకస్మాత్తుగా వచ్చిన ఈదురుగాలులు, వర్షం కారణంగా గురువారం అడ్డతీగల మండలం దుప్పులపాలెం వద్ద భారీ వృక్షం ప్రధాన రహదారికి అడ్డంగా కూలిపోయింది. దీంతో అడ్డతీగల–వై.రామవరం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కనీసం ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి కూడా అవకాశం లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో అడ్డతీగల నుంచి వై.రామవరం వైపు వెళ్లే రెండు 108 వాహనాలు, ఒక మహాప్రస్థానం వాహనం, మరో తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం కూడా దుప్పులపాలెం వద్ద నిలిచిపోయాయి. అలాగే వై.రామవరం నుంచి అడ్డతీగల వస్తున్న ఒక 108 నిలిచిపోయింది. సుమారు రెండున్నర గంటలకు పైగా వాహన రాకపోకలు స్తంభించాయి. ఈ విషయాన్ని స్థానికులు ఆర్అండ్‌బీ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తుంగమాడుగుల ప్రాంతానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కోటి కోటేశ్వరరావు తక్షణమే స్పందించి రహదారి అడ్డంగా కూలిన భారీ వృక్షాన్ని తొలగించేందుకు పొక్లెయిన్‌ను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు భారీ వృక్షాన్ని తొలగించడంతో రాకపోకలు యధావిధిగా సాగాయి. ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. మరో వైపు అడ్డతీగల–వేటమామిడి గ్రామాల మధ్య ఈదురుగాలుల కారణంగా ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. ఈ నేపథ్యలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు.

అరకులోయ రూరల్: మండలంలో వివిధ ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం సుమారు గంటసేపు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనచోదకులు, పాదచారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వర్షం తగ్గుముఖం పట్టడంతో యధావిధిగా రాకపోకలు సాగాయి.

వై.రామవరం: తుపాను ప్రభావంతో కురుస్తున్న గాలివాన బీభత్సంతో గురువారం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం మధ్యాహ్నం కురిసిన గాలివానకు వై.రామవరం– అడ్డతీగల ప్రధాన రహదారిలో తుంగమడుగుల గ్రామ సమీపంలోను విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు విరిగి పడడంతో సరఫరా నిలిచింది. ఈదురుగాలులకు జీడిమామిడి, మామిడి కాయలు నేలరాలాయి.

కొయ్యూరు: మండలంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. అనేకచోట్ల మామిడికాయలు రాలిపోయాయి. ఉరుముల శబ్దాలతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడ్డారు.

గూడెంకొత్తవీధి: మండల కేంద్రంలో గురువారం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు పొంగి ప్రవహించాయి. వారపు సంతలో చిరువ్యాపారులు వర్షం కారణంగా ఇబ్బందులకు గురయ్యారు. విద్యుత్తు సరఫరాకు కొద్దిసేపు అంతరాయం కలిగింది.

రాజవొమ్మంగి: మండలంలోని జడ్డంగి, చెరకుంపాలెం తదితర గ్రామాల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెద్ద శబ్దాలతో ఉరుములు, మెరుపులతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అధికారులు, సిబ్బంది వెంటనే పునరుద్ధరించారు. ఉదయం నుంచి తీవ్రమైన ఎండతో అల్లాడిన స్థానికులకు మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు.

ఎటపాక: మండలంలో గురువారం సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది.గాలి దుమారంతో బుట్టాయిగూడెం ,గన్నవరం తదితర ప్రాంతాల్లో చెట్లు విరిగి రహదారులపై పడ్డాయి. పట్టుచీర గ్రామంలో పిడుగుపాటుకు చెట్టుకింద ఉన్న తెల్లం రంగారావుకు చెందిన ఆవు, ఇర్పా ముత్తయ్యకు చెందిన రెండు ఆవులు మృతి చెందాయి. బుట్టాయిగూడెం శివాలయం సమీపంలో రెండు విద్యుత్ స్తంభాలు, తాటి చెట్టు విరిగి పడ్డాయి. దీంతో బుట్టాయిగూడెం ఫీడర్ నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.

230 కిలోల గంజాయి స్వాధీనం

- ఇద్దరు నిందితులకు రిమాండ్, ఆటో సీజ్

పెదబయలు : మండలంలోని రూడకోట జంక్షన్‌లో ఆటోలో తరలిస్తున్న 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్ఐ పులి మనోజ్‌కుమార్ తెలిపారు. గురువారం రూడకోట జంక్షన్‌లో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా పెదబయలు మండలం మారుమూల జామిగుడ నుంచి కమడ మీదుగా ఆటోలో ఇద్దరు వ్యక్తులు గంజాయితో వస్తూ పోలీసులకు గమనించి ఆటో రోడ్డు పక్కన ఆపి పరుగు తీశారు. దీంతో వారిని వెంబడించి పట్టుకున్న పోలీసులు ఆటోలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఒడిశా బెజ్జింగి సరిహద్దు గ్రామాల నుంచి కొనుగోలు చేసి విశాఖ తీసుకువెళ్లి సరఫరా చేస్తున్నట్టు నిందితులు తెలిపారన్నారు. జి మాడుగుల మండలం కె. కోడాపల్లి పంచాయతీ కొత్త ఊరు గ్రామానికి చెందిన కొర్ర ప్రసాద్, హుకుంపేట గన్నేరుపుట్టు గ్రామానికి చెందిన వంతాల సూరిబాబులను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడం జరిగిందని ఎస్ఐ మనోజ్‌కుమార్ తెలిపారు. ఏపీఎస్‌పీ పోలీసులు పాల్గొన్నారు.

పరారైన నిందితుడు అరెస్టు



నిందితుడు రవితో పోలీసులు

ముంచంగిపుట్టు : గంజాయి రవాణా కేసులో గతంలో పరారైన నిందితుడిని ముంచంగిపుట్టు పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ రవీంద్ర విలేకరులకు అందించిన వివరాలిలా ఉన్నాయి. గురువారం సాయంత్రం మండల కేంద్రం నుంచి జోలాపుట్టు వెళ్లే మార్గంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా కించాయిపుట్టు నుంచి మండల కేంద్రానికి కాలినడకన వస్తున్న యువకుడు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీనిని గమనించిన పోలీసులు అతనిని పట్టుకొని విచారించారు. 2022లో జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు జంక్షన్ వద్ద 684 కిలోల గంజాయి రవాణా కేసులో పరారైన నిందితుడు బోండ్రుగూడ గ్రామానికి చెందిన బి.రవిగా గుర్తించారు. అప్పట్లో ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేయగా రవి పరారయ్యాడు. గురువారం అతడు పట్టుబడడంతో అరెస్టు చేసి కోర్టుకు తరలించడం జరిగిందని ఎస్ఐ రవీంద్ర తెలిపారు.

ప్రేమ వ్యవహారంలో ఘర్షణ

- యువకుడికి తీవ్ర గాయాలు



గాయపడిన దేముడుబాబు

చోడవరం రూరల్ : ప్రేమ వ్యవహారంలో ఘర్షణ జరిగి కత్తితో ఓ యువకుడిని తీవ్రంగా గాయపరిచిన ఉదంతమిది. కేసు దర్యాప్తు చేస్తున్న చోడవరం ఎస్ఐ ఎ.సూర్యనారాయణ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అడ్డూరు గ్రామానికి చెందిన శానబోయిన దేముడుబాబు(27) గవరవరం గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. అయితే ఆ యువతికి మూడు నెలల క్రితం మరో వ్యక్తితో వివాహం జరిగింది. ఈ విషయమై మాట్లాడాలని యువతికి వరుసకు బావ అయిన నర్సాపురానికి చెందిన సబ్బి రమణ, యువతి సోదరుడు బోరా దేముడుబాబు అడ్డూరు మజ్జి గౌరమ్మ గుడి సమీపంలోని కొండ వద్దకు రావాలని యువతి ప్రేమికుడు దేముడుబాబుకు గురువారం మధ్యాహ్నం కబురు పంపారు. అక్కడ వీరి మధ్య మాటామాటా పెరగడంతో మేకలకు మేత కొమ్మలు కోయడానికి తెచ్చుకున్న గొల్లకత్తితో ప్రేమికుడిపై దాడి చేశారు. దీంతో శానబోయిన దేముడుబాబుకు వీపుపై తీవ్రంగా గాయమైంది. గాయంతో విలవిలలాడుతున్న అతనిని వదలిపెట్టి వారిద్దరూ పరారయ్యారు. గాయపడిన దేముడుబాబు గ్రామానికి చేరుకోవడంతో బంధువులు అతన్ని విశాఖపట్నం విమ్స్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సూర్యనారాయణ తెలిపారు.

తండ్రి అంత్యక్రియలకు వెళ్తూ కొడుకు దుర్మరణం



ప్రతాప్‌రాజు (ఫైల్)



ప్రతాప్‌రాజు మృతదేహం



గాయపడిన కొడుకు సుధీర్

నక్కపల్లి : తండ్రి అంత్యక్రియలకు వెళుతూ కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయిన ఘటన నక్కపల్లి వద్ద గురువారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన లోకానాథ్ ప్రతాప్‌రాజు (48) అనకాపల్లి జిల్లా లంకెలపాలెంలో ప్రయివేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. కుటుంబంతో అక్కడే ఉంటున్నాడు. బుధవారం రాత్రి ఇతని తండ్రి తాడేపల్లి గూడెంలో అనారోగ్యంతో చనిపోయాడు. ఈ విషయం తెలిసిన ప్రతాప్‌రాజు ఉదయాన్నే కుటుంబ సభ్యులను రైలెక్కించి కొడుకు సుధీర్‌కుమార్ (15)తో కలిసి మోటార్ సైకిల్‌పై తాడేపల్లి గూడెం బయలుదేరారు. నక్కపల్లి వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రతాప్‌రాజు తల, ముఖానికి తీవ్ర గాయాలై రక్తస్రావం అయింది. స్థానికులు నక్కపల్లి ఏరియా ఆస్పకి తరలించగా, అక్కడికి వెళ్లే లోగా మృతి చెందాడు. బైక్‌పై అతనితో పాటు ప్రయాణిస్తున్న కుమారుడికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాద విషయం మృతుని కుటుంబ సభ్యులకు తెలిసింది. కళ్ల ముందే కన్న తండ్రి మరణించడం చూసి కొడుకు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శిరీష తెలిపారు.

మోదమ్మ ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు



కొత్త రంగులతో కళకళలాడుతున్న మోదకొండమ్మతల్లి ఆలయం



ఉత్సవ ఏర్పాట్లను సమీక్షిస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా, ఐటీడీఏ పీవో అభిషేక్, పాడేరు ఏఎస్పీ ధీరజ్

- ముస్తాబవుతున్న పాడేరు పట్టణం
- ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న విద్యుత్ దీపాల అలంకరణ

సాక్షి, పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం మోదకొండమ్మతల్లి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా పాడేరు పట్టణం ముస్తాబవుతోంది. విద్యుత్ దీపాల వెలుగులు ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. ఇప్పటికే 90 శాతం మేర ఆలయ, ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. మైదానంలో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేస్తున్నారు. అమ్మవారి ఆలయాన్ని రంగులతో అలంకరించారు. మూలవిరాట్ విగ్రహానికి పెయింటింగ్ పనులు పూర్తయ్యాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు,ప్రభుత్వ పెద్దలందరికి పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఆహ్వానాలు అందాయి. డిప్యూటీ సీఎం రాజన్నదొరతో పాటు పలువురు మంత్రులు, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు,ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, జీసీసీ చైర్‌పర్సన్ డాక్టర్ స్వాతిరాణి, ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబును ఉత్సవాలకు గురువారం విశాఖలో ఎమ్మెల్యేతోపాటు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వర్తన పిన్నయ్యదొర ఆహ్వానించారు.

ఎస్పీ, ఐటీడీఏ పీవోల సమీక్ష

ఉత్సవాలు సమీపిస్తుండటంతోపాటు శుక్రవారం మోదకొండమ్మతల్లి పుట్టినరోజు కావడంతో అధికార, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ తుహిన్ సిన్హా, ఐటీడీఏ పీవో వి.అభిషేక్, పాడేరు ఏఎస్పీ కె.ధీరజ్ గురువారం సాయంత్రం పట్టణంలో ఉత్సవ ఏర్పాట్లు, భద్రత చర్యలపై సమీక్షించారు. అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.

పురుగుమందు తాగిన వ్యక్తి మృతి

మునగపాక : మండలంలోని పల్లపు ఆనందపురం వ్యవసాయ క్షేత్రంలో మూడు రోజుల క్రితం పురుగు మందు తాగిన రైతు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. అచ్యుతాపురం మండలం కాశీపాలెం గ్రామానికి చెందిన ద్వారపూడి సూరిబాబు(54) వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకు తరచూ కాళ్ల నొప్పులు ఎక్కువ కావడాన్ని భరించలేక ఈ నెల 8వ తేదీన సమీపంలోని పల్లపు ఆనందపురంలో తన వ్యవసాయ క్షేత్రంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు గుర్తించి అతనిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మూడు రోజుల పాటు చికిత్స పొందుతూ సూరిబాబు గురువారం మృతి చెందారు. ఈ మేరకు మునగపాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సూరిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్న వ్యాన్ : డ్రైవర్ మృతి

అనకాపల్లిటౌన్: మండలంలో శంకరం జాతీయ రహదారిలో ఆగి ఉన్న వాహనాన్ని వ్యాన్ ఢీ కొనడంతో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామీణ ఏఎస్ఐ అర్జున కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సాలూరుకు చెందిన తిమింగలిరెడ్డి శ్రీనివాసరావు బుధవారం రాత్రి సాలురు నుంచి రావులపాలెం వ్యాన్‌లో వ్యవసాయ సామగ్రితో రావులపాలెం బయలు దేరాడు. అనకాపల్లి మండలం శంకరం గ్రామం జాతీయ రహదారికి వచ్చే సరికి ముందు ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ఘటనలో డ్రైవర్ శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు సోదరుడు విశ్వనాథం సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు. విశ్వనాథం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ చెప్పారు.

ప్రమాదంలో గాయపడిన బాలుడి మృతి



సుధీర్ లాజర్ (ఫైల్)

నక్కపల్లి : జాతీయ రహదారిపై సారిపల్లిపాలెం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలుడు సుధీర్‌లాజర్(6) విశాఖపట్నంలో చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. వివరాలివి. బుధవారం సాయంత్రం సారిపల్లిపాలెం సమీపంలో పెదతీనార్లకు రాంగ్ రూట్లో వెళ్తున్న ఆటోని వ్యాన్ ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆటో వెళ్లి వెనుక వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో బైకుపై ప్రయాణిస్తున్న నక్కపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు పాస్టర్ అయిన కిరణ్ కుటుంబం తీవ్ర గాయాలపాలైంది. ఈ ఘటనలో కిరణ్‌కొడుకు సుధీర్ లాజర్ తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించినట్టు పోలీసులు తెలిపారు.

బస్సు ఢీకొని ఒకరికి గాయాలు

రాంబిల్లి : సెజ్‌లో యూనిపార్క్స్ కంపెనీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పన్నపాలేనికి చెందిన ఎస్.సత్యనారాయణ గాయపడినట్టు ఎస్ఐ దీనబంధు తెలిపారు. బైక్‌పై వెళ్తున్న సత్యనారాయణను బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో బాధితుడి కాలు ఫ్రాక్చర్ కావడంతో విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రికి తరలించారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య



మృతుడు హరి

చోడవరం రూరల్ : కుటుంబ సమస్యలు, ఆర్థిక బాధలతో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చోడవరం ఎస్ఐ సూర్యనారాయణ అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణ శివారు అన్నవరం వెంకయ్యగారిపేటకు చెందిన మృతుడు పొట్నూరి హరి మల్లికార్జున కుమార్(37) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ, రియల్‌ఎస్టేట్ వ్యాపారులకు సహకరిస్తూ వారిచ్చే కమిషన్‌తో జీవించేవాడు. ఇతనికి భార్య దేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలం క్రితం మరో యువతిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఆరునెలల పాప సంతానం. ఆర్థిక ఇబ్బందులతో ఫైనాన్సియర్ వద్ద లక్ష రూపాయల మేరకు అప్పు చేశాడు. రెండు కుటుంబాలను పోషించడం, అప్పు వాయిదాలు చెల్లించడం భారం కావడంతో మూడు నెలలుగా ఇంటికి సైతం వెళ్లకుండా నిత్యం మద్యం సేవిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం రేవళ్ల గ్రామానికి వెళ్లే దారిలో మామిడితోటలో హరి విగతజీవిగా పడి ఉండడాన్ని చూసిన కొందరు అతని కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుడి భార్య దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పంచనామా జరిపి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. హరి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు.


మునగపాకలో..

మునగపాక : నాలుగు రోజుల క్రితం మునగపాకలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు అనకాపల్లి ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మునగపాకకు చెందిన మళ్ల సంతోష్ (39)వ్యవసాయం సాగు చేస్తూ కుటుంబ పోషణ సాగిస్తున్నాడు. ఇటీవల ఇల్లు నిర్మాణం చేపట్టాడు. కొంత మేర అప్పులు చేయడం, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఈ నెల 8న పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతనిని అదే రోజు అనకాపల్లిలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

దేవరాపల్లిలో పశువులపాక, గడ్డి వాము దగ్ధం



కాలిన గాయాలతో ఎద్దు



బాధిత రైతుకు రూ.5వేలు ఆర్థిక సాయం అందజేస్తున్న మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు

- కాలిన గాయాలతో అపస్మారక స్థితిలో ఎద్దు, పాడి ఆవు
- రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం అంచనా

దేవరాపల్లి : దేవరాపల్లి శివారు శంభువానిపాలెం సమీపంలోని కొల్లి వారి కల్లాలు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కొల్లి సన్యాసినాయుడుకు చెందిన పశువుల పాక, గడ్డి వాము దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మైసూరు ఎద్దు, పాడి ఆవు కాలిన గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నాయి. మైసూరు ఎద్దును ఇటీవల రూ.లక్షా 30 వేలుకు కనుగోలు చేశాడు. వెరసి సుమారు రూ.3లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టు బాధిత కుటుంబ సభ్యులు అంచనా వేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో సమీపంలో జరగగా స్థానికులు కొందరు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకోగా అప్పటికే పశువుల పాక, గడ్డివాము పూర్తిగా అగ్ని ఆహుతయ్యాయి. సమీపంలోని ధాన్యం పురికి మంటలు వ్యాపించకుండా మంటలు అదుపు చేశారు. ప్రమాదంలో కాలిన పశువులకు దేవరాపల్లి పశువైద్యాధికారి ఎస్.అలేఖ్య తన సిబ్బందితో కలిసి వైద్య సేవలందించారు. ఎస్ఐ డి.నాగేంద్ర, మహిళ పోలీస్ జి.వరలక్ష్మి ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి విద్యుత్ సార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు.

మాజీ ఎంపీపీ భాస్కరరావు 5వేలు ఆర్థికసాయం

అగ్ని ప్రమాద విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు బాధిత రైతు కొల్లి సన్యాసినాయుడును గురువారం పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకొని రూ.5 వేలు నగదు సహాయాన్ని అందజేశారు. ప్రమాద విషయం డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుకు దృష్టికి ఫోన్ ద్వారా తెలియజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయం అందించేలా చొరవ తీసుకుంటామని డిప్యూటీ సీఎం చెప్పారని భాస్కరరావు తెలిపారు.